నవతెలంగాణ
హైదరాబాద్
సోమవారం 10 జూలై 2023

అమ్మవారి పూజలో కాంగ్రెస్ నేత నోముల ప్రకాశ్‌రావు గౌడ్



నవతెలంగాణ-ఓయూ

ఆషాఢ మాసం లష్కర్ బోనాలు సందర్భంగా మెట్టుగూడ డివిజన్‌లోని వరగంటి అమ్మవారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నోముల ప్రకాష్‌రావు గౌడ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నాక, సీతాఫల్‌మండి డివిజన్స్‌లోని అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారి దయ ప్రజలందరి మీద ఉండాలని కోరుకునట్టు తెలిపారు. ఆయన వెంట అభిషేక్, రవికుమార్, అరుణ్ కుమార్, నాగులురు శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, హర్ష పింటూ ఉన్నారు.

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం



నవతెలంగాణ-అడిక్‌మెట్

రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న అనాథలకు, మతిస్థిమితం కోల్పోయిన ఆకలితో అలమటిస్తున్న వారికి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 232 అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్, సభ్యులు దీపిక, కీర్తి, వర్షితారెడ్డి, హరీష్ కుమార్, ఇఫ్రాన్, అఖిల్, అరుణ్ కుమార్, సాయికిరణ్, కుషాల్, వెంకటేష్, శుభం పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వినతి



నవతెలంగాణ-ఓయూ

ఉస్మానియా విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను జీవో నెంబర్ 16 ప్రకారంగా రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘ నాయకులు ఎడ్ల అంజయ్య, వీరేశం, రాము, అభిలాష్, అరుణ్, చేతన్, చరణ్ సింగ్, మెహర్ మల్లేష్, నర్సింగ్ యాదవ్, గౌతమ్, సురేష్, రాజశ్రీ సతీష్, రామకృష్ణ అలీముద్దీన్ పాల్గొన్నారు.

ప్రభుత్వం అందరి సంప్రదాయాలను గౌరవిస్తుంది

- ఎమ్మెల్యే దానం నాగేందర్



నవతెలంగాణ-బంజారాహిల్స్

ప్రభుత్వం అందరి సంప్రదాయలను, పండుగలను నిర్వహిస్తూ గౌరవిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఆలయాల్లో బోనాలను నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి 106 చెక్కులను అందజేశారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను 20 లబ్ధిదా రులకు అందజేశారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి ,సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాశ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్స్, డివిజన్స్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లో ప్రెషర్ నీటి సమస్య పరిష్కారానికి కృషి

- కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్‌గౌడ్



నవతెలంగాణ-అంబర్‌పేట

లో ప్రెషర్ నీటి సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం అంబర్‌పేట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించి బస్తీ వాసులతో సమస్యలను తెలుసుకున్నారు. ఎంసీహెచ్ కాలనీ, ఆకాష్‌నగర్‌లో వారం రోజుల నుంచి నల్ల నీరు రావడం లేదని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ సంబంధిత జలమండలి అధికారులను పిలిపించి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు. దుర్గానగర్‌లో ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ప్రేమ్‌నగర్ బస్తీ ప్రజలు నల్ల నీరు తక్కువ ప్రెషర్‌తో వస్తుందని కార్పొరేటర్‌కు తెలిపారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు యాదగిరి రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, లైన్‌మెన్ సతీష్,మాజీ కార్పొరేటర్ ఫారుక్ బాయ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, అతీక్, షానూర్, ఆదిల్, యూసుఫ్ బాబా, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, హాస్టల్స్‌లో మెస్ చార్జీలను పెంచాలి

- బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీలపల్లి అంజి



నవతెలంగాణ-అడిక్‌మెట్

రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో మెస్ చార్జీలను ప్రభుత్వం ప్రకటించినట్టుగా రూ.1500 నుంచి రూ. 2000 మెను అమలు చేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీలపల్లి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌లో బీసీ విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ మెస్ చార్జీలను వెంటనే పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ స్కాలర్ షిప్‌లకు రూ.5వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ.5500 నుంచి రూ.20 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. లేనిపక్షంలో డిమాండ్‌ల సాధనకై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, నరేష్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ డిమాండ్లపై స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నాం

- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ



నవతెలంగాణ-అడిక్‌మెట్

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో బీసీ జనగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, బీసీ బిల్లుపై స్పందించకపోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనపై విద్యానగర్ బీసీ భవన్‌లో బీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కన్వీనర్‌గా సీనియర్ సామాజిక రాజకీయ ఉద్యమ నాయకుడు సైంటిస్ట్ పొర్ల లింగప్పను నియమించి ఎంపీ ఆర్.కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. అనంతరం ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ..రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ చేస్తున్న అవినీతిపై వాస్తవ విచారణ, దర్యాప్తు చేపట్టే చర్యలు ప్రకటించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పే బ్లాక్‌మెయిలింగ్ వ్యాఖ్యలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇంత కాలం బీజేపీని మోసిన ప్రజా సంఘాలపై, జర్నలిస్ట్ ఛానళ్లపై విరుచుకు పడడం మానుకొని కేసీఆర్ అవినీతిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల న్నారు. టైం బాండ్‌తో విచారణ కమిషన్ వేసి లక్షల కోట్ల అవినీతిని వెలికితీస్తేనే భవిష్యత్ ఉంటుందని తెలిపారు.

సినీ కార్మికుడికి " మనం సైతం" ఫౌండేషన్ ఆర్థిక సాయం



నవతెలంగాణ-జూబ్లీహిల్స్

సినీ కార్మికుడు కే.లక్ష్మీనారాయణ (కార్డు నెంబర్ 263)కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ప్రయివేట్ హాస్పిటల్‌లో వైద్యం చేయించు కుంటున్నారు. విషయం తెలుసుకున్న" మనం సైతం" ఫౌండేషన్ నిర్వాహకులు కాదాంబరి కిరణ్ తన తోటి కార్మికులతో కలిసి వసూలు చేసిన రూ.25 వేల రూపా యల చెక్కును బాధితుడికి అందజేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక సహాయం చేస్తున్నామని, ఎవరైనా ఇబ్బందులలో ఉంటే ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి ఫౌండేషన్‌కు తెలియపరచాలని కోరారు.

రుచికరమైన వంటలకు హైదరాబాద్ నిలయం : ఎండీ. అలీ

నవతెలంగాణ-బంజారాహిల్స్

రుచికరమైన వంటలకు హైదరాబాద్ నిలయం అని ఆల్ టాజా రెస్టారెంట్ నిర్వాహకులు ఎండీ.అలీ తెలిపారు. హైదరబాద్ ప్రజలకు కొత్త రుచులను అందించాలనే లక్ష్యంతో ఆల్ టాజా రెస్టారెంట్ ఆదివారం గచ్చిబౌలి, కొండాపూర్, ఆసీఫ్‌నగర్ బ్రాంచ్‌లను ప్రారంభించారు. ఆల్ టాజా రెస్టారెంట్ నాణ్యమైన ముడిపదార్థాలతో వంటలు తయారు చేస్తారని తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో చికెన్ , షావర్మ, సాన్విచ్, ఫలాఫీల్, వెజ్ రోల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, రుమాలి రోటి, పండ్లు, జూస్, బర్గర్లు వంటివి లభిస్తాయని చెప్పారు.జోమటో వంటి ఫుడ్ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు. వర్చువల్‌గా బంజారాహిల్స్‌లోని మంత్రుల ఇండ్లలో ప్రారంభించామని తెలిపారు.

దేశం తల దించుకునేలా బీజేపీ పాలన

- మనుస్మృతి అమలు కాకుండా ప్రజలు జాగృతం కావడమే రాజ్యాంగానికి రక్షణ
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ



నవతెలంగాణ-ధూల్‌పేట్

దేశం తల దించుకునేలా కేంద్రం పాలన కొనసాగిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ అన్నారు. సీపీఐ(ఎం) సౌత్ జిల్లా ఆధ్వర్యంలో ఫలక్‌నమా స్టేషన్‌రోడ్డు కార్యాలయంలో నిర్వహించిన సెమినార్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. గుజరాత్‌లో బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులను ఆగస్ట్ 15న విడుదల చేయడం మనుస్మృతిని అమలు చేయడంలో భాగమేనన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కకు పెట్టి పాలన కొనసాగుతున్నది అన్నారు. ఇది దేశ ప్రజలను మోసగించడం అని పేర్కొన్నారు. బిల్కిసు బానో కేస్‌లో తల్లి కండ్ల ముందే బాలింతను అత్యాచారం చేసి 2 రోజుల పసి బిడ్డను కూడా కృరంగా హత్య చేసిన 11మంది మృగాళ్ల వ్యవహరించారని



ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటనను ఖండిస్తూ 8 ఏండ్లుగా పోరాడిన ఫలితంగానే వారికి యావజ్జీవ శిక్ష పడిందన్నారు. అలాంటి వారిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022 ఆగస్ట్ 15న విడుదల చేసిందని ఆమె మండిపడ్డారు. మహిళలను, పిల్లలను కృరంగా హింసించాలని 2000 ఏండ్ల క్రితం రాయబడిన మనుస్మృతిలో ఉన్నదని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిమాలినదని బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని బస్తీల్లోకి రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మరో వైపు పేదప్రజలపై భారం పడేలా గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1200 పెంచిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బడ్జెట్ క్రమంగా తగ్గిస్తు ప్రజలపై భారం మోపుతుందన్నారు. ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ దొంగలకు వేల కోట్లు మాఫీ చేస్తూ, వారు బ్యాంకులను లూటీ చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. నిరుద్యోగులకు, పేద ప్రజలకు, కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేస్తూ మోడీ పాలన సాగుతున్నది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జాగృతం అయి పోరాటం చెయ్యడమే రాజ్యాంగ రక్షణకు అసలైన పరిష్కారమని ఆమె సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో ఇల్లు లేని పేదలకు తక్షణం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పేదలు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వం పట్టాలివ్వాలని సీపీఐ(ఎం), ఇతర వామపక్షాల పార్టీలే పోరాడుతున్నాయని పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట జోన్ సీపీఐ(ఎం) కన్వీనర్ ఎల్.కోటయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జంగమెట్ సీపీఐ(ఎం) నాయకులు ఏ.కృష్ణ, వందన, సౌత్ జిల్లా నాయకులు జి.విఠల్, ఎం. మీన, పి.నాగేశ్వర్, ఎస్.కిషన్, ఎం. లక్ష్మమ్మ, ఎం. బాలు, బాబర్ ఖాన్, అబ్దుల్ సత్తార్, రామ్ కుమార్, శ్రావణ్ కుమార్, నూర్జహాన్, జంగయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

సహకార బ్యాంకింగ్ రంగంలో.. రెండంచెల విధానానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలం

- రెండంచెల వ్యవస్థపై ఏఐబీఈఏ లాంటి యూనియన్లు నివేదిక ఇవ్వాలి
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై ఈ రంగంలో పనిచేస్తున్న ఏఐబీఈఏ లాంటి యూనియన్లు ప్రతిపాద నలతో నివేదిక ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 'సహకార రంగంలో నిర్మాణాత్మక మార్పులు' అనే అంశంపై సదస్సు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వినోద్ కుమార్‌తోపాటు ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాం బాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీటీబీఈఎఫ్) అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పి.వి.కృష్ణారావు, సహకార బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు సురేందర్‌లు ప్రసంగించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సహకార ఉద్యమం కంటే ముందు కొద్ది మంది చేతుల్లోనే భూమి ఉండేదని తెలిపారు. ప్రజాఉద్య మాల వల్ల భూ సంస్కరణ అమలు జరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్న కమతాల రూపంలో వ్యవసాయ భూమి పెద్దఎత్తున పెరగడమే ఇందుకు కారణమన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిందని వివరించారు. సీజన్ ఎకరానికి రూ.5 వేల పంట పెట్టుబడి సాయం, పంటరుణాలు ఇస్తుందని తెలిపారు.

బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

ఒక వైపు ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన బ్యాంకు ఉద్యోగులను కోరారు. బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో మూడంచెల విధానాన్ని తొలగించి డీసీసీబీలను అపెక్స్ బ్యాంకులలో విలీనం చేయడం ద్వారా రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు ఆర్‌బీఐ కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు రుణాలను 9 శాతంవడ్డీకి బదులుగా 3 శాతానికే ఇవ్వవచ్చని సురేందర్ వివరించారు.


కుల దురహంకార హత్యలపై మౌనం వీడాలి

- జస్టిస్ చంద్రకుమార్

నవతెలంగాణ-ముషీరాబాద్

కుల మత దురహంకార హత్యలపై పాలకులు మౌనం వీడాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. టీపీఎస్‌కే, కేవీపీఎస్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. "కుల, మతాంతర వివాహాలకు రక్షణ కల్పించాలన్నారు. ప్రేమికులపై జరిగే దాడులను వార్త పత్రికల్లో పరువు హత్యల పేరుతో ప్రచారం చేయడం కరెక్ట్ కదన్నారు. కుల దురహంకార హత్యలుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు జి.రాములు మాట్లాడుతూ.. కుల, మత ధర్మాల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ప్రోత్సాహిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో కులం కొందరికి వరమైతే ..ఎందరికో శాపంగా మారిందని తెలిపారు. కుల రహిత సమాజం కోసం సాంస్కృతిక విప్లవం తీసుకురావాలని అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లి చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులను మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. బి. ఆర్ అంబేద్కర్ కులాంతర వివాహాలు జరగాలని ఆనాడే తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయ కుమార్ మాట్లాడుతూ..కుల మత వివాహాలకు అండగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంటుందన్నారు. కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లు అవుతు న్నా నేటికీ కులం పేరుతో దాడులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో నేటికీ 78 మంది హత్యా గావించబడ్డారని తెలిపారు. టీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే కులాంతర వివాహాల రక్షణ వేదిక ఏర్పాటు చేస్తాంమని తీర్మానించారు. కార్యక్రమంలో నిర్మూలన సంఘం గౌరవాధ్యక్షురాలు గట్టు జ్యోత్స్న, జి.బుచ్చిరెడ్డి రజక వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు నరేష్, మూర్తి, అలివేలు మంగ ,వరిజ, గంజి ఈశ్వర్ కళాకారులు అశ్విని బాలస్వామి,వీరమల్లు జి. బాలాజీ రెడ్డి పాల్గొన్నారు .

వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి



నవతెలంగాణ-ధూల్‌పేట్

వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఆర్. వెంకటేష్ డిమాండ్ చేశారు. జూలై 10న జంతర్ మంతర్ వద్ద జరిగే వికలాంగుల మహాధర్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదానికై వికలాంగులు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వికలాంగులకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. మహిళా వికలాంగులు, బాలికలు, మూగ, చెవిటి, మానసిక మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నయని అన్నారు. వీటన్నింటినీ అరికట్టి వికలాంగులకు వారి కుటుంబ సభ్యులకు భరోసా కలిపించల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. వికలాంగుల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ ధరల పెరుగుదలకు అనుగుణంగా రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. వికలాంగుల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు పంపిణీ చేయాలని అన్నారు. వికలాంగుల నిత్య జీవిత అవసరాలు తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శశికళ ఉన్నారు.

అమ్మవారికి బంగారు బోనం సమర్పణ



నవతెలంగాణ-ఓయూ

సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన నివాసం నుంచి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కళా సంస్కృతిక బృందాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించింది. టకార బస్తీలో తీగుల్ల కుటుంబం నెలకొల్పిన ముత్యాలమ్మను సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వచ్ఛంద సేవ చేయడం అభినందనీయం



- ఎంపీ జోగినిపల్లి సంతోష్

నవతెలంగాణ-బంజారాహిల్స్

వ్యాపారులు స్వచ్ఛంద సేవ చేయడం అభినందనీయమని ఎంపీ జోగినిపల్లి సంతోష్ అన్నారు. ఓ ప్రయివేట్ హాల్‌లో నిర్వహించిన కళామందిర్ వ్యవస్థాపక దినోత్సవానికి ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పలువురు సినీ ప్రముఖులతో కలిసి కళామందిర్ ఫౌండేషన్ ద్వారా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ..వ్యాపార సంస్థలు వ్యాపార ధోరణితోనే కాకుండా చేనేత కార్మికులకు, అంధ విద్యార్థులకు, ఒంటరి మహిళల కోసం స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ చల్వాది ప్రసాద్ పలు స్వచ్ఛంద సంస్థలకు చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, అనిల్ రావిపుడి, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సినీ హీరో సత్యదేవ్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, హైపర్ ఆది, మీనాక్షి చౌదరి, నిత్యా నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు, అంధ విద్యార్థులు నిర్వహించిన ర్యాంప్‌షో అందరినీ అలరింపజేసిందనీ తెలిపారు.

బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం



నవతెలంగాణ-జూబ్లీహిల్స్

ఆరు నెలలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న కీర్తిరెడ్డి ఫౌండేషన్ నిర్వాహకురాలు కీర్తిరెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కీర్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలంటే ఆఫీస్ లేకుండా చేయలేమని ఆఫీస్ కార్యాలయం ప్రారంభించామని తెలిపారు. ప్రజలు సమస్యలను చెప్పుకోవాలంటే పార్టీ కార్యాలయాలలో తెలపాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్‌రావు, శ్రీధర్‌రెడ్డి మహిళలు భారీగా పాల్గొన్నారు.

వజ్ర మైసమ్మ అమ్మవారికి పూజలు



నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

అషాఢ మాసం పురస్కరించుకుని కోఠి సుల్తాన్ బజార్‌లోని వజ్ర మైసమ్మ ఆలయంలో అమ్మవారికి బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన వారిలో ఆశీష్ కుమార్ యాదవ్, వినోద్ కుమార్, శేఖర్ చారి, తదితరులు ఉన్నారు.

వైద్య కళాశాల మంజూరైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ని అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా పలు మార్లు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినందుకు వారు ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. మలేషియా నుండి తీసుకువచ్చిన కుమారస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యేకి బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వంగవీటి మోహన రంగా పేదల పక్షపాతి

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట



దివంగత వంగవీటి మోహన రంగా పేదల పక్షపాతి అని కుత్బు ల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరా మారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

భూ కబ్జాలను గాలికి వదిలేశారు



- సీపీఐ కార్యదర్శి ఉమా మహేష్

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 59 ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకొంటే ప్రజలకు పట్టాలు ఇస్తామని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆశలు చూపి, దరఖాస్తు చేసుకున్న వారికి అశాస్త్రీయంగా లక్షల రూపాయలు కట్టాలని నోటీసులు పంపించడం దారుణమన్నారు. వెంటనే ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ సీపీఐ కార్యదర్శి ఈ. ఉమా మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మగ్దూం నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పదుల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయని సీపీఐ మొత్తుకుంటుంటే పట్టించుకోని అధికారులు, నేడు సుమారు 20,30 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారి ఇండ్లను జి ఓ 59 పేరుతో డబ్బులు కట్టలేదని కూల్చివేస్తామని బెదిరించడం అధికారులకు తగదని హెచ్చరించారు. సర్వే నెంబర్ 306,342,359,181 లాంటి ప్రభుత్వ భూముల్లో సుమారు 2500 నుండి 3000 గృహాలు అక్రమంగా వెలిసాయని స్వయంగా అధికారి తెలిపి కూల్చేవెయ్యమంటే, కూల్చివేయ్య కుండా ఉండడం వెనుకాల అధికారులకు ఏమి ఉందని ప్రశ్నించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న ఇండ్లను ఏ రాష్ట్ర అధికారి కూల్చివేయ్యమని అదేశాలు ఇచ్చారో చెప్పాలని ఇక్కడి అధికారులు ఎవ్వరి ఆదేశాలు పటిస్తారో ఎవ్వరి వెనుకాల ఉంటారో తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు తీసుకోకుండా ముందుగా కబ్జాలు అవుతున్న స్థలాలను కాపాడి, ఇండ్లను కూల్చివేసి, చిత్తశుద్ధి నిరూపించు కోవాలని హితువు పలికారు. లేని పక్షంలో మరో ఉద్యమం త ప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కోశాధికారి సదానంద, శాఖ కార్యదర్శులు సహదేవ్ రెడ్డి, సుధాకర్, సహాయ కార్యదర్శి నర్సయ్యలు పాల్గొన్నారు.

షాపూర్ నగర్‌లో బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే...



నవతెలంగాణ-కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ రైతు బజార్ పోచమ్మ ఆల యం వద్ద బోనాల ఉత్సవంలో ఆదివా రం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ము ఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకులు సదానంద్, ఎత్తరి మారయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఏడుగుండ్ల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి



నవతెలంగాణ- మేడ్చల్

ఆషాడమాస బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఎడుగుండ్ల బోనాల ఉత్స వాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లను దర్శించుకుని తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నర్సింహ రెడ్డి, కౌన్సిలర్లు కౌడే మహేష్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జీడిమెట్లలో బోనాల పండుగ ఉత్సవాలు

- పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్‌లోని జైరాం నగర్‌లో బోనాల పండుగ సందర్భ ంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూప తిరెడ్డి , ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, 131 డివిజన్ ఇంచార్జ్ ఇరుగు రాధాకృష్ణ, మిద్దెల సీతారాం రెడ్డి, రాకేశ్, దుర్గా ప్రసాద్, లక్ష్మణ్, బండి సాయి, నరేశ్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు

అధిక రుసుం చెల్లించాలని నోటీసులు ఇవ్వడం భావ్యం కాదు

- మేడ్చల్ జిల్లా ట్రస్మ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి
- శంభీపూర్ రాజుకు వినతిపత్రం అందజేత



నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జీవో 59 ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జీవో 59 దరఖాస్తు చేసుకున్నామని మేడ్చల్ జిల్లా ట్రస్మ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి తెలిపారు. జీవో 59 వచ్చినప్పుడు 2014 రేట్ల ప్రకారమే అని తెలపడం వల్ల దరఖాస్తు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం 2022 ప్రకారం అధిక రేట్లు రేట్లు వేసి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని మేడ్చల్ ట్రస్మ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ప్రైవేటు పాఠశాలల బృందంతో కలిసి శాసనమండలి విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. మురికివాడల ప్రాంతాల్లో గల ప్రైవేట్ పాఠశాలలకు 10 శాతం రుసుముతో రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటు చేసి, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేశామని ఎమ్మెల్సీతో చెప్పా రు. తమపై అధిక భారాలు మోపడం వల్ల చాలా ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకువ చ్చారు. తక్షణమే 10 శాతం రుసుముతో రెగ్యులరైజేషన్ చేసే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్క రించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు చర్యలు

- ఎమ్మెల్యే కేపి వివేకానంద్

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట-కుత్బుల్లాపూర్



సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి ఆదివా రం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింత ల్‌లోని తన కార్యాలయం వద్ద భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా తన కార్యాలయ పరిసరాల్లో పేరుకు పోయిన నీటిని శుభ్రపరచడంతో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరిచారు. ఎక్కడైనా పేరుకుపోయిన వాననీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుచి శుభ్రంతో కూడిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్తులై తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజి ఏఈ ఉమారాణి, సిబ్బంది తోపాటు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ శ్రీ కృష్ణ మందిర్ వద్ద శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, సీనియర్ నాయకుడు తెలంగాణ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బోనం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక



- సర్పంచ్ సింగం ఆంజనేయులు

నవతెలంగాణ-శామీర్‌పేట

బోనం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని లక్ష్మాపూర్ సర్పంచ్ సింగం ఆంజనేయులు అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో సర్పంచ్ సింగం ఆంజనేయులు పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలను దర్శించుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే శివసత్తుల పునకాలు, పోతరా జుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కటికెల వైద్యనాథ్, వార్డుసభ్యులు, మాజీ సర్పంచ్ సింగం సత్తయ్య, గ్రామ పెద్దలు సింగం కృష్ణమూర్తి, మాడబోయిన సత్యనారాయణ, కిసరి నర్సింలు, గౌటే గోపాల్, యువ నాయకులు క్యాతం మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

యునైటెడ్ వే ఆఫ్ సేవాసంస్థకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్



నవతెలంగాణ-కూకట్‌పల్లి

ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీలో యునైటెడ్ వేఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు, శనివారం సాయంత్రం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు, ఇతర కోర్సులు ప్రారంభ వేడుకలకు, ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఉచిత కోర్సుల గురించి వివరించడం సమ్మర్ క్యాంప్‌లో వివిధ కోర్సులలో శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేటర్ చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నరన్నారు. ఇప్పుడు ఈ సంస్థ తరపున పిల్లలకు కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్, మహిళలకి టైలరింగ్ వంటి మొత్తం పదకొండు రకాల కోర్సులను ఉచితంగా అందిస్తునందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, యునై టెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ మ్యానేజర్ కె.రాములు, కరీమ్, షేక్ బీబీ, డాక్టర్ సౌమ్య బ్రహ్మ కుమారిస్ శ్రీకాంత్, పోశెట్టిగౌడ్, సాయిగౌడ్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ సిబ్బంది ఎం.కృష్ణ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సాయికిరణ్ గౌడ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ-జగద్గిరిగుట్ట



కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాయికిరణ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరి గాయి. నర్సాపూర్ చాకరిమెట్ల హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకలకు శాసన మండలి విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి హాజరై ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఆశీర్వాదం తీసుకున్నారు. శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మంత్రి సత్యనారాయణ, రషీదా మహ్మద్ రఫీ, చింతల్ డివిజన్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు వంశీకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

యోగ చేయడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు

- బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు

నవతెలంగాణ- కేపీహెచ్‌బీ



నిత్యం యోగ చేయడంతో సంపూర్ణ ఆరోగ్యవంతు లుగా ఉంటారని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడా ల శిరీష బాబురావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని కూకట్‌పల్లి ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయంలో ఏర్పాటు చేసిన పత్రీజీ మహిళా చైతన్యం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ యోగ చేయడం వల్ల శ్వాసపై ధ్యాస కలుగుతుందన్నారు. మానసికంగా శారీరకంగా ఉన్న ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వుండేట్లు చేస్తుందని తెలిపారు. యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న కేఎం ప్రతాప్

- ఘనంగా తొట్టెల ఊరేగింపు
- అమ్మవారికి ప్రత్యేక పూజలు
- దర్శించుకున్న ప్రముఖులు



నవతెలంగాణ-కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో నిర్వహించినటువంటి ఆషాడమాస బోనాల పండుగకు, ఏడుగుళ్ల దేవస్థాన కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్ర మాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కె.యం ప్రతాప్‌ని ఆలయ కమిటీ వారు సత్కరించారు. ప్రతాప్ మాట్లాడుతూ... దుండిగల్ గ్రామ ప్రజలకు ,కు త్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. గ్రామదేవతలు, ప్రజలను చల్లగా చూడాలని కోరానన్నారు. ఈ కార్యక మంలో మాజీ ఎంపీపీ, ఆలయ కమిటీ చైర్మెన్ చినంగి వెంకటేశం, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి, ఏ. మల్లేష్, డి గోపాల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్‌లో మల్లారెడ్డి నారా యణ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, ఉచిత వైద్య శిబిరాన్ని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న యజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షులు యేసు, మల్లేష్ గౌడ్, అంజయ్య, వీరేశం, జ్ఞానేశ్వర్, సింహాద్రి, కృపాల్ యాదవ్, ఉమేష్ సింగ్, వనజ, వెంకట్, క్రాంతి, అబిద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి



నవతెలంగాణ- మేడ్చల్

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ 4వ వార్డులోని ఓ మామిడి తోటలో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ తన బంధువు ఆంజి (21) సహాయంతో స్తంభం పైన ఫ్యూజ్ సమస్యను పరిష్కరించే సమయంలో ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో విద్యుత్ షాక్ గురైన ఆంజి, స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. కాగా రాహుల్ మాట్లాడుతూ తన్ను ఎల్‌సీ తీసుకున్న విషయం స్థానిక ఆపరేటర్‌కు సమాచారం ఇచ్చినట్టుగా తెలిపాడు. ఎల్‌సీ తీసుకొని విద్యుత్ మరమ్మత్తులు చేపట్టాల్సింది ఉండగా, సదరు ఉద్యోగి రాహుల్ ఎల్‌సీ తీసుకున్న విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని లైన్ మెన్ జయరాం చెప్పారు. ఇదే విషయమై ఏఈ. శశిధర్ రెడ్డిని వివరణ కోరే ప్రయత్నంలో భాగంగా ఫోన్ చేయగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొబైల్ లిఫ్ట్ చేయలేదు.

శ్రీ శత చండీయాగ మహా పూర్ణాహుతి మహోత్సవ వేడుకలు



నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రంగారెడ్డి నగర్ డివిజన్‌లోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలో గల పవర్ టెక్ ట్రాన్స్ఫార్మర్స్ కంట్రోల్ సిస్టమ్స్ పరిశ్రమలలో 7 న (ఆషాడ మాస బహుళపంచమి) శుక్రవారం ప్రారంభమైన శ్రీ శత చండీయాగ మహా పూర్ణాహుతి మహోత్సవ వేడుకలు పరిశ్రమలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పవర్ టెక్ పరిశ్రమ అధినేత, గాంధీనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు సభ్యులు పైడిపల్లి స్వామి గౌడ్, పైడిపల్లి స్వప్న దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలకు కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల, పారిశ్రామిక వేతలు, కార్మికులు, పెద్ద సంఖ్యలో హాజరై తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడిపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షలతో అందరూ యోగక్షేమాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవర్ టెక్ పరిశ్రమ యాజమాన్యం సాయితేజ గౌడ్, భరత్ గౌడ్, సందీప్ గౌడ్, తోపాటు పరిసర ప్రాంత కాలనీవాసులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

చెరుకుపల్లి భరత సింహారెడ్డి

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక నగర్‌లో రోడ్డు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని బస్తీ వాసులు తెలియజేయడంతో బస్తీ వాసులతో కలిసి బస్తీలో పర్యట ించి సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సింహాద్రి, వీరేశం, వనజ, అబిద్, వెంకట్, జయంత్, నార్లకంటి దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.

పరిమళ రాగాలు

నవతెలంగాణ-కల్చరల్



పుణ్య భూమి నాదేశం నమో నమామి పాటను ఉత్తేజంతో పాడి పరిమళ ప్రేక్షకులను ముగ్దులను చేశారు. శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై వరస పరిమళ ఫౌండేషన్ నిర్వహణలో విఖ్యాత గాయకుడు ఎస్.పీ.బాల సుబ్రహ్మణ్యం జయంతిని పురస్కరించుకొని పరిమళ, తదితరులులతో కలసి పలు గీతలు అలపించారు. వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు శాలువా మలలతో డాక్టర్ కొండలరావుని పరిమళను సత్కరించారు

ఆదివారం పది నిమిషాలు కేటాయిస్తే ఆరోగ్యానికి రక్షణ

- జీహెచ్ఎంపీ ఎంటమాలజి సిబ్బంది

నవతెలంగాణ-కూకట్‌పల్లి



ప్రతి ఆదివారం ప్రతి కుటుంబంలో ఉదయం 10 గంటలకు పది నిముషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్ర పరుచుకోవాలని ,తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సూచనల మేరకు, కూకట్‌పల్లి సర్కిల్, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో, పీజేఆర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఎంటామాలజి సూపర్ రైజర్ డి.నరసింహులు, ఎంట మాలాజి సిబ్బందితో కలిసి ,ప్రతి ఆదివారము ఉదయ ము 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలకు ఆవాసాలుగా ఉన్నటువంటి నీటి నిల్వలను తొలగించాలనీ, అదేవిధంగా ఇంటి పరిసరాలలో ఉండే నీటి నిల్వలు అనగా, నీటి సంపులు, డ్రమ్ములు, పూల కుండీలు, టైర్లు, కూలర్స్ , కుండలు, నల్లా గుంతలు ప్లాస్టిక్ సెంటెక్సు ,రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ కింద ఉండే ప్లాస్టిక్ డబ్బా, మొదలగు వాటిని వారానికి ఒకసారి తనిఖీలు చేసుకోవాలన్నారు. పాత నీటిని తొలగించి, మళ్ళీ నీటిని నింపుకుని వాటిపైన ఎప్పుడు మూతలు పెట్టుకోవాలని, దోమ కాటు ద్వారా మనకు డెంగ్యూ ఫీవర్, మలేరియా, చికెన్ గునియా, ఫైలేరియా, మెదడువాపు, జింక వైరస్, మొదలగు వ్యాధులు వస్తాయి. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది సూచనలు పాటిస్తూ, ప్రతి కుటుంబంలో ప్రతి ఆదివారము ఉదయము 10 గంటలకు 10 నిమిషాల పాటు కేటాయించి, ప్రజలందరూ ఎవరికి వారు ప్రతి ఇంట్లో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిజేఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

చెట్ల కొమ్మలను కొట్టేందుకు నేడు విద్యుత్ అంతరాయం

నవతెలంగాణ-కూకట్‌పల్లి

నేడు కూకట్‌పల్లి సర్కిల్ ఆల్విన్ కాలని సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం పై ఆల్విన్ కాలనీ సబ్ స్టేషన్ ఏఈ. శరత్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాచారం మేరకు, 11 కే.వి ఫీడర్ నిర్వహణలో భాగంగా కరెంట్ తీగల పై పడి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు గాను ఈ రోజు కూకట్‌పల్లి మైత్రినగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం, విజ్ఞాన్ పూరి కాలని, ఏవీబీ పురం, శక్తి పురం ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందన్నారు. అలాగే 11 కే వి లైన్ పాపి రెడ్డి నగర్ ఫీడర్ పరిధిలో, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, హనుమాన్ నగర్, పాపిరెడ్డి నగర్, రామకృష్ణ నగర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతున్నందున చింతిస్తున్నట్టుగా ఆల్విన్ కాలని సబ్ స్టేషన్ ఏ ఈ శరత్ బాబు ప్రకటించారు.



గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు

నవతెలంగాణ- మేడ్చల్



గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో పోచమ్మ తల్లి బోనాలు ఉత్సవాలు ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయా నికి భక్తులు అధిక సంఖ్యలో బోనాలను డప్పు చపుడ్లతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి పాడి పంటలు భాగ పండి రాష్ట్ర ప్రజలు, గుండ్లపోచంపల్లి ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వెడుకునట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి కౌన్సిలర్ సాయి పేట శ్రీనివాస్ యాదవ్,బిజెపి సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, కావేరి శ్రీధర్ ముదిరాజ్, విక్రమ్ ముదిరాజ్, సుంకు నవీన్ ముదిరాజ్, బన్నీ, శివ, చరణ్, దొరబాబు, వినోద్, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం



నవతెలంగాణ-కూకట్‌పల్లి

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో అనేక ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, వారికి కావలసిన ఉచిత మందులు ఉచితంగా ప్రజలకు అందించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ని భారతీయ జనతా పార్టీ తరపున హరీష్ రెడ్డి, అభినందించారు. ఈ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని కాలనీ ప్రజలు వినియోగించుకోవాలని కోరిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిజెపి నాయకులు, సీనియర్ నాయకులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బోనం సమర్పించిన కార్పొరేటర్ దీపిక



నవ తెలంగాణ కంటోన్మెంట్

మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆదివారం లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహ ంకాళి అమ్మకు పోచమ్మకు బోనం సమర్పించారు. అనంతరం మెహబూబ్ కాలేజ్ ప్యాట్నీలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతితులు మురళీధర్ రావు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్య క్షులు శ్యాంసుందర్ గౌడ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్య క్షులు గౌతంరావు మహిపాల్ రెడ్డి కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి ఆకుల శ్రీవాణి శంకర్ యాదవ్ ఫ్లోర్ లీడర్ రవి చారి సుప్రియ నవీన్ గౌడ్ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ ఉపేందర్ రెడ్డి



నవతెలంగాణ-నేరేడ్‌మెట్

సీఎంఆర్ఎఫ్ అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలకు ఓ వరమని బీఆర్ఎస్ మల్కా జిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేం దర్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేర కు ఆదివారం పలువురి లబ్ధిదారురాలకి ఎల్‌ఓసి పత్రాన్ని అందజేశారు. నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ జవహర్ నగర్‌కి చెందిన ఫాతిమా కి వైద్య చికిత్సకు రూ.లక్ష రూపాయలు మంజూరైంది. సంబంధించిన ఎల్‌ఓసి పత్రాన్ని నేరేడ్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో మల్కా జిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి, శివ,రాజేష్, సుధ తదితరులు పాల్గొన్నారు.

అల్వాల్‌లో అక్రమ సెల్లార్లు

- పాత భవనాలపై పర్మిషన్ లేకుండా కొత్త కట్టడాల నిర్మాణం
- పట్టించుకోని అధికారులు.. జేబులు ఫుల్.. చర్యలు నిల్..





నవతెలంగాణ-నేరేడ్‌మెట్

అల్వాల్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. నిర్మాణ దారులతో టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మక్కు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అం తస్తుల భవనాలు వెలు స్తున్నాయి. దీంతో అటు అధికారులకు, ఇటు మధ్య దళారులకు కనకవర్షం కురుస్తుంది. గతంలో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకున్న పాత భవ నాలపై 4,5 అంతస్తుల నిర్మా ణాలు చేపడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ అసలే వర్షాకాలం పాత భవనాలపై కొత్త కట్టడాలు జరుగుతున్న జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించడం లేదని స్థాని కులు ప్రశ్నిస్తున్నారు. డ్రయినేనేజీ కలెక్షన్ ఉండవు.. ఎవరికి వారు ఎక్కడపడితే అక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తిన ట్టు మొద్దు నిద్రలో ఉంటూ ప్రభుత్వ ఆదాయానికి పంగనామాలు పెడుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడంలో చైన్‌మెన్‌లో హవా నడుస్తోం ది.అక్రమ భవన నిర్మాణాలక సంబంధించి ఫిర్యాదు లు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అంతే కాకుండా మధ్య దళారులు రంగ ప్రవేశం చేసి అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు నిర్మాణదారులతో మాట్లాడి పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసి లక్ష లాది రూపాయలు జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణాలు కూల్చకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆరోపణలు విన వస్తున్నాయి. దళారులు, అధికారుల స్వలాభంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోం దని ప్రజలు వాపోతున్నారు. చేతివా టానికి అలవాటు పడ్డ టౌన్ ప్లానింగ్ అధికారులు కిందిస్థాయి సిబ్బంది నిర్వాకం కారణంగానే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యని స్థాని కంగా ఆరోపణలు విన వస్తున్నాయి. అక్రమ నిర్మా ణాల భరతం పట్టాలని స్వయంగా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశిం చినప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల చేతివాటం కార ణంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు యథతథంగానే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్ప టికైన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వివరణ :

అక్రమ నిర్మాణాలు, మా దృష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం.

బోనమెత్తిన లష్కర్

- వైభవంగా ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర
- అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ప్రముఖులు, భక్తులు
- భక్తజనంతో కళకళలాడిన ఆలయ పరిసర ప్రాంతాలు
- తొలిబోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని





నవతెలంగాణ-సిటీబ్యూరో..బేగంపేట

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగా యి. పోతు రాజుల విన్యాసాలు, అమ్మవారికి బోనం, భక్తుల కోలాహలం నడుమ ఉత్సవాలు ఘనంగా నిర్వహిం చారు. ఆది వారం ఉదయం మూడున్నరకు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులకు అనుమతిచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు బోనాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు, శివ సత్తుల పూనకాలు, భక్తి భావం పరవశించగా అమ్మవారు ఆవహించి ఊగిపోయే భక్తులు, డప్పుల ధరువులు, యువతీ, యువకుల నృత్యాల కోలాహాలు, ఆనందోత్సవాల మధ్య అమ్మవారి బోనం, సాక సమర్పించేందుకు వచ్చే భక్త జన సందోహంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా సాగింది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి రావడంతో పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా కనిపించింది. ఉదయం నుంచే క్యూ కట్టారు. దీంతో స్థానిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు, పులిహోరా వంటి అందించారు. భక్తులు ఓపికగ్గా లైన్‌లో ఉండి మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం ఆరు క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. బోనాల పండుగ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ భక్తుల సౌకర్యం కోసం నగరంలో ప్రత్యేక బస్సులు నడిపింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ భక్తుల పట్ల అత్యుత్సాహం పదర్శించారు.

మంత్రి తలసాని కుటుంబం తొలిబోనం సమర్పణ

ఆషాడ బోనాల సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆదివారం ఉదయం 4గంట లకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోగా, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, వేద పండితులు పూర్ణ కుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు, కుటుంబ సభ్యులతో సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ భక్తులను అనుమతించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ వద్ద మంత్రి తలసాని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ కవిత పాల్గొనగా.. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వారిని మంత్రి తలసాని శాలువాతో సత్కరించారు.

ప్రముఖుల ప్రత్యేక పూజలు

ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. బీజేపీ జాతీయ ధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ్యులు, స్థానిక కార్పొరేటర్లు చీర సుచిత్ర, మార్కెట్ కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌లు అమ్మవారిని దర్శించుకుని అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బంగారు బోనంతో కవిత..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్‌లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో స్పీకర్ పద్మారావు గౌడ్, అర్చకులు ఎమ్మెల్సీకి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఎమ్మెల్సీ కవిత బంగారం బోనంతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఎమ్మెల్సీతో పాటు నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు.

సీఎం కేసీఆర్ పీఎం కావాలి : మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో దేశానికి ప్రధానమంత్రి కావాలని అమ్మవారిని మొక్కుకున్నానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. లష్కర్‌లోని మహంకాళి ఆలయంలో కుటుంబ సమేతంగా కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో అమలవుతున్న తాగు, సాగునీరును దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని వివరించారు.

తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి : రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశిస్సులతో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రజలకు మంచి పాలన చేసే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలను సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

బోనమెత్తిన సీఎల్పీ నేత సతీమణి మల్లు నందిని విక్రమార్క

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి అమ్మవారి ఆషాఢం బోనాలు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క బోనమెత్తుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సీఎల్పీ నేత భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్, మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక : జేపీ నడ్డా

తెలంగాణ ప్రజల సేవకు బీజేపీ ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా ఆకాంక్షించారు. సికింద్రాబాద్ బోనాల పండుగను పురస్కరించుకుని ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ సం స్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకని, దీనిని కాపాడేందుకు బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

వెయ్యికోట్లతో ఆలయ పరిసరాలు అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

వెయ్యికోట్లతో ఆలయ పరిసరాలు అభివృద్ధి చేయాలనీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. లష్కర్ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : ఈటల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.

నేడు భవిష్యవాణి..

అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. రంగంలో స్వర్ణలత పచ్చికుండపై నిలుచుని భవిష్యవాణిని వినిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి గర్భగుడికి ఎదురుగా మాతంగేశ్వరీ దేవాలయం ఎదుట ఆమె భవిష్యవాణి వినిపించనున్నారు.



హక్కులు సాధించుకోవడం కోసం

బహుజన వర్గాలు ఏకం కావాలి

- బీసీకులాల జేఏసీ చైర్మెన్ కుందారంగణేష్ చారి



నవతెలంగాణ-నేరేడ్ మెట్

రాజ్యాంగంలో హక్కులను సాధించుకోవడం కోసం బహుజన వర్గాలు ఏకం కావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి పిలుపునిచ్చారు. ఆదివారం అల్వాల్ లోతుకుంట లోని విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 18 వ వారం జ్ఞానమాల వేసే కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్వాల్ కాంగ్రెస్ 134 డివిజన్ అధ్యక్షులు సూర్య ప్రకాష్‌రెడ్డితో కలిసి జ్ఞాన మాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బహుజన వర్గాలు ఇంకా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. సామాజిక సేవలో భాగంగా అంబేద్కర్ రాజ్యాంగపరంగా కల్పించిన ఓటు హక్కులను ప్రతి ఒక్కరికి తెలియచేయాలని అప్పుడే అంబేద్కర్ కలలుగన్న దేశం సాధ్యమవుతుందని తెలిపారు. బహుజన వర్గాలు మహనీయుల బాటలో నడవాలని, అధికారం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. 134 డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్య పరుస్తున్నారని చెప్పారు. జ్ఞాన మాల కార్యక్రమంలో అల్వాల్ వెంకటాపురం భూదేవి నగర్ ప్రాంతంలోని డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెద్ద సంఖ్యలో హాజరు కావడం పట్ల జ్ఞానమాల నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్ చంద్రశేఖర్ అభినందించారు. విద్య ద్వారానే ప్రతి ఒక్కరు చైతన్యవాదాలు అవుతారని చైతన్య వంతులైన ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి స్వామి తెలిపారు.పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 18 వారం జ్ఞానమాల కార్యక్రమంలో నిర్వాణ కమిటీ సభ్యులు ఆశిష్ రాజ్ , అనంత రాజ్ , కేడి రమేష్, ఓంకార్ , ఆస శ్రవణ్‌కుమార్, డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకటయ్యతో పాటు డ్రైవర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గాంధీనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి



నవతెలంగాణ-జవహర్‌నగర్

గాంధీనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సింగన్న బాల్‌రాజ్ అన్నారు. ఆదివారం కార్పొరేషన్ లోని 21వ డివిజన్ గాంధీనగర్ కాలనీలో నూతన కమిటీని ఎన్ను కున్నారు. ఈ మేరకు కాలనీవాసులు సింగన్న బాల్ రాజ్‌ను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సంద ర్భంగా బాల్ రాజ్ మాట్లాడు తూ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. ఉపాధ్యక్షులుగా నాగేశ్వరి, రవీందర్, సోమేశ్వర్రావు, పాండు, కార్యదర్శి బాలు, కోశాధికారి రాంచందర్, కమిటీ సభ్యులు నర్సింహులు, సతీష్, భాస్కర్, యాదగిరి, రాంరెడ్డి, సూర్జనా, జయమ్మ, నవీన్, శ్రీలత పాల్గొన్నారు.

నూతన కమ్యూనిటీ హాల్ భవనం, ఓపెన్ జిమ్ ప్రారంభం



నవతెలంగాణ-కాప్రా

మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ హెచ్‌బీ కాలనీ ఫేస్-2 లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నూ తనంగా నిర్మించిన కమ్యూ నిటీహాల్ భవనం, ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు చేసుకున్నామని, అవన్నీ మన కళ్ళ ముందే కనపడుతు న్నాయని ఇక ముందు కూడా అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కాలనీ అసో సియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ డివిజన్ అధ్యకులు మాజీ కార్పొ రేటర్ శ్రీనివాస్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షు లు చంద్ర మోహన్, సెక్రటరీ ఉల్లేం బాలరాజు, ఈశ్వర రావు, రాజేష్, శ్రీనివాస రావు, వెంకటేష్, శ్రీరాములు, సోమయాజులు, శ్రీనివాస్, హనుమంతరావు మధు బాబు, సాయి కేశవ బీఆర్ఎస్ నేతలు మహిళా నాయకులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి విశేష స్పందన



నవతెలంగాణ-మల్కాజ్‌గిరి

ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అని సీఐటీయు మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు అన్నారు. ఆదివారం సీఐటీయూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో 150 మందికి పైగా పేదలకు పరీక్ష లు నిర్వహి ంచి మందుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సీహెచ్ శ్రీనివాసులు సీఐ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ కార్మిక సంఘం,లయన్స్‌క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను చేయడం అభినం దనీయమన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఎల్లవేళలా సామాజిక సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులను అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఏ శిబిరానికి అతిథిగా సీఐటీయా జిల్లా ప్రధాన కార్యదర్శి జే.చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం కార్మిక ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయ న్నారు. ఈ వైద్య శిబిరంలో కాప్రా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏఎస్ రావు నగర్ సెక్రటరీ సీహెచ్ వరప్రసాద్, కోశాధికారి చందన్ రాజు, క్లబ్ సభ్యులు కేఎన్ రెడ్డి , సురేష్ కుమార్ , నాగన్న , సీ.ఎస్.ఆర్ మూర్తి, కే.శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపురి డాక్టర్ బి.ఎస్.ఎన్ రాజు , బృందం తదితరులు పలువురు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ ఖేరా దంపతులు

నవతెలంగాణ-బేగంపేట్

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మెన్, కాం గ్రెస్ జాతీయ అధికార ప్రతి నిధి పవన్ ఖేరా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట నీలిమ దంపతులు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి దేవాల యాన్ని ఆది వారం సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికీ ఘనస్వాగతం పలికారు. దంపతులు అమ్మవారికి బంగారు బొట్టు , ముక్కుపుడుకను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికీ వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుప శేఖర్, యువజన కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మోత రోహిత్, నేతలు భరత్, సుదీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా

- కార్పొరేటర్ మునిగల సతీష్ కుమార్



నవతెలంగాణ-జవహర్‌నగర్

పేదల వైద్యానికి సీఎం సహాయనిధి భరోసాని స్తుందని, బీఆర్ఎస్ పభుత్వంలోనే నాణ్యమైన వైద్యం అందుతుందని కార్పొరేటర్ మునిగల సతీష్ కుమార్ అన్నారు. కార్పొరేషన్ లోని 12వ డివిజన్ శ్రీరామనగర్ కాలనీకి చెందిన ప్రమీల గుండె నొప్పితో అవస్థ పడుతుండగా... స్థానికులు విషయాన్ని కార్పొరేటర్ సతీష్ దృష్టికి తీసుకురాగా వైద్యఖర్చుల నిమిత్తం వెంటనే మంత్రి మల్లారెడ్డికి వివరించగా రూ.1.75లక్షల ఎల్సీ చెక్కు ను మంజూరు చేసి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పేదల ప్రజల వైద్యానికి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, గతంలో కూడా డివిజన్ ప్రజలకు కంటి పరీక్షలు సీఎంఆర్ హాస్పిటల్లో ఉచితంగా చేసి మానవత్వం చాటుకున్నారని అన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి కార్పొరేటర్ సతీష్‌కుమారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు మంజుల, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ ప్యాడ్లపై మహిళల్లో అవగాహన కల్పిస్తాం

అద్యాపన పౌండేషన్ చైర్మెన్ దీపక్‌తేజ



నవతెలంగాణ-హైదరాబాద్

పేద మహిళల్లో శానిటేషన్ ప్యాడ్లపై అవగాహన లేకపోవడంతో వారు దుస్తు లను ఉపయోగిస్తు న్నారని అధ్యాపన ఫౌండేషన్ చైర్మెన్ దీపక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అవగాహన కల్పించి, శానిటేషన్ ప్యాడ్ల ఉపయోగించేలా చైత్యనం తీసుకొస్తామన్నారు. శనివారం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో దళిత మహి ళలకు రూ 60 వేల విలువైన 560 సానిటేషన్ ప్యాడ్లు 150 మందికి అందజేసారు. వీటితోపాటు చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ఎరైజర్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా దీపక్ మాట్లాడుతూ దళిత మహిళలకు సానిటేషన్ ప్యాడ్లు పంపిణీ చేయడం సంతోషకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరెన్, సొహేల్, ఫణీ, అనిషా తదితరులు పాల్గొన్నారు.



సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభిం చారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి భక్తులుపెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, రాజ్య సభ మెంబర్ కేశవరావుతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించారు.ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు మేయర్‌ను సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మేయర్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు.

ఉత్సవాల్లో పాల్గొన్న బీఎల్ఆర్



నవతెలంగాణ-కాప్రా

మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ తిరుమలనగర్‌లోని పోచమ్మ ముత్యాలమ్మ దేవ స్థానంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.శ్రీవారాహి దేవి నవ రాత్రి మహెూత్సవాలల్లో బీఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాప కులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొ న్నారు. అనంతరం అన్నదానంలో పాల్గొ న్నారు. బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి గుమ్మడి జంపాల్ రెడ్డి, సము ద్రాల కృష్ణ మూర్తి గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాప్రా డివిజన్ వంపుగూడ శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యా ణ మహెూత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడి హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజల మీద ఉండాలని, కల్యాణ మహెూత్సవాన్ని అం గరంగవైభవంగా నిర్వ హిం చిన కమిటీ వారికి అభినం దనలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బైరి నవీన్‌గౌడ్, ఎస్‌సి సెల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పత్తి కుమార్ , గూడ ఇంద్రయ్య, పుట్ట బిక్షపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, రవి ప్రసాద్, శ్రీ రాములు, గణేశ్, కృష్ణ, నర్సింహా, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి



నవతెలంగాణ-వనస్థలిపురం

బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ కే డీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కాలనీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రావు, కార్యవర్గ సభ్యులు కృష్ణారావు, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

సీఐ మల్లేష్‌కు ఘన సన్మానం



నవతెలంగాణ-సంతోష్ నగర్

ఐఎస్ సదన్ సీఐ మల్లేష్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం సంతోష్ నగర్ సౌత్ జోన్ పీస్ కమిటీ, సంతోష్ నగర్ డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ చింతల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వి. నర్సింగ్ రావు, బాలాజీ ముత్తు రవిలు స్థానిక నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత సీఐ మల్లేష్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ నెల 16న జరిగే బోనాలు ఘట్టాలు ఊరేగింపులకు సహకరించాలని సీఐ మల్లేష్, డీఐ నిరంజన్‌లను పార్టీ అధ్యక్షులు చింతల శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

'మాజీ సైనికుల' తొలి సర్వసభ్య సమావేశం



నవతెలంగాణ -నాగోల్

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం తొలి సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం సెంట్రల్ హస్తినాపురంలోని మేజర్ పద్మపాని ఆచార్య స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నూతన కార్యవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులతోపాటు 100 మందిపైగా మాజీ సైనికులు హాజరయ్యారు. దీంట్లో సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులను పరిచయం చేయగా..అధ్యక్షులు కే. ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సంక్షేమ సంఘం చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, సలహాదారు కిషోర్బల్లా, మల్లారెడ్డి, శ్రీనివాసరావు, కే .మహేందర్ రెడ్డి, కిశోర్, సోమశేఖర్ రెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు.

పీర్జాదిగూడలో వైష్ణవి సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక



నవతెలంగాణ - బోడుప్పల్

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ టీసీ కాలనీలో వైష్ణవి సేవా సంఘం సభ్యులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆరుట్ల కరుణాకరా చార్యులు, ఉపాధ్యక్షుడిగా మారిగంటి అరుణ్ స్వామి, ప్రధాన కార్యదర్శులుగా ఆరుట్ల గోపి, శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా గిరిమోటపల్లి శేశం, సందీప్, కోశాధికారిగా బి.వేణుగోపాలా చార్యులు, సహయ కోశాధికారి కారిదారూరి శేషా చార్యలు, గౌరవ సలహాదారులు నరసింహ చార్యులు, వేదాంతం అపాల చార్యులు, గోపినాదా చార్యులు, శేషా చార్యులు, కార్యవర్గ సభ్యులు జీయర్ రఘునాథ చార్యులు, జీడి కంటి సంతోష్, మరిగంటి వెంకట సంపత్, ఎస్.యాతిరాజ్, పక్లపల్లి మధుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కరుణాకరా చార్యులు తమ ఎన్నికలకు సహకరించిన వైష్ణవి సేవ సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

'సర్వ్' భవన్ కూల్చివేత..గాంధీజీ వారసత్వంపై దాడి

ప్రముఖ సంఘ సేవకులు, గాంధీయవాది డాక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్



నవతెలంగాణ- సంతోష్ నగర్

గాంధీజీ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఆచార్య వినోబా భావే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాష్ నారాయణ్‌ల కృషితో వారణాసీలో స్థాపించబడిన సర్వ్ సేవా సంఘ్ భవన్ కూల్చివేత గాంధీజీ వారసత్వంపై దాడి అని ప్రముఖ సంఘ సేవకులు, గాంధీయవాది డాక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్ అన్నారు. వారణాసీలోని చారిత్రాత్మకమైన సర్వ్ సేవా సంఘ్ భవన్ కూల్చివేత ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ హైదరాబాద్, సైదాబాద్, సింగరేణి కాలనీ, గిరిజన భవన్ వద్ద ఆదివారం తెలంగాణ సర్వోదయ మండలి లోక్ సేవక్ ల 'సత్యాగ్రహ దీక్ష' నిర్వహించింది. ఈ దీక్షకు తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్ నేతృత్వం వహించగా.. డాక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై 'సత్యాగ్రహ దీక్ష' ను ప్రారంభించి మాట్లాడారు. 1960, 1961, 1970లో మూడు రిజిస్టర్డ్ సేల్ డీడీల ద్వారా భారత ప్రభుత్వం నుండి భూమిని కొనుగోలు చేసి ఆచార్య వినోబా భావే అఖిల్ భారత్ సర్వ సేవా సంఘ్ భవన్ ను నిర్మించారని తెలిపారు. 'కాశీ కారిడార్' విస్తరణలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఈ భవనాన్ని కూల్చి రైల్వే శాఖకు అప్పగిస్తామనడం దుర్మార్గమన్నారు. వారణాసి సర్వ సేవా సంఘ్ భవన్ లో ఐదు దశాబ్దాలుపైగా సర్వ సేవా సంఘ్ ప్రకాశన్ పబ్లికేషన్ హౌస్, సామాజిక-ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు ఫీజు లేకుండా బోధించే ప్రీస్కూల్, పుస్తకాలతో కూడిన లైబ్రరీ, సమావేశ మందిరం, గాంధీ ఆరోగ్య కేంద్రం, యువ శిక్షణ కేంద్రం, ఖాదీ భండార్, అతిథి గృహం విజయవంతంగా నిర్వహించబడుతుందని గుర్తుచేశారు. గాంధీయ విలువలను ప్రచారం చేయడానికి పనిచేస్తున్న సర్వ సేవా సంఘ్ భవనాన్ని.. బీజేపీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా నిర్వహించే కూల్చివేతను శాంతియుత ఉద్యమాల ద్వారా, న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. మన దేశం, జాతీయ వారసత్వంపై బీజేపీ చేస్తున్న దాడిని దేశ ప్రజలు ఎన్నటికీ సహించరని, ఈ అత్యంత అవమానకరమైన చర్యను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అలాగే మహాత్మా గాంధీ వారసత్వంపై జరిగే ప్రతి దాడికి వ్యతిరేకంగా నిలబడి శాంతియుతంగా ఉద్యమించాలని కోరారు.

అనంతరం ఆర్. శంకర్ నాయక్ మాట్లాడుతూ... సర్వ్ సేవా సంఘ్ భవన్ ను కూల్చి వేసి అభివృద్ధి పేరట బీజేపీ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్లమెంట్ సభ్యులైన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 'సత్యాగ్రహ దీక్ష' లోక్ సేవక్ లు, సీపీఐ షేక్ మొహమ్మద్ అమీనా ఎస్. రమేష్, ఆర్. పాండు, వి. అంజయ్య, అజయ్, బి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పాదయాత్ర



నవతెలంగాణ- ఉప్పల్

ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప్పల్ నమస్తే పేరుతో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఆదివారం చిల్కానగర్ డివిజన్లోని మల్లికార్జున నగర్ బొడ్రాయి మార్కండేయ నగర్ పలు ప్రాంతాలలో కార్పొరేటర్ బన్నాల గీతతో కలిసి పాదయాత్ర చేస్తూ ..ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్కానగర్‌లోని తాగునీటి, డ్రైనేజీ, కరెంటు, రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతి సుమంత్ రెడ్డి, బన్నాల ప్రవీణ్, నేర్ధం భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, లేతాకుల రఘుపతి రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, జల్లి మోహన్, పిట్టల నరేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.

రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం

ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్



నవతెలంగాణ - సిటీబ్యూరో

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్‌లోని యశోదనగర్ కాలనీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా పార్టీ బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ డిక్లరేషన్ పేరుతో సభలు పెట్టడం కాదని, బీసీని సీఎం చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతున్నాయన్నారు. బీసీ కులాల మధ్యన ఓట్ల బదలాయింపు జరగాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కార్పొరేట్ శక్తులు నడిపిస్తున్నాయ న్నారు. రాష్ట్రం లో ప్రధాన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజా పార్టీ మారుతుందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో పేదలకు నేటికీ విద్య, వైద్యం ఉచితంగా అందడం లేదన్నారు. ప్రజా పార్టీ అధికారంలోకి పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. పేదల కష్టాలు పోవాలంటే ప్రజా పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెంట రమేష్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు రాగం సతీష్ యాదవ్, లక్ష్మయ్య గౌడ్, ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, ప్రశాంత్, నాగప్ప, మహేష్ యాదవ్, రాములు యాదవ్, ఈశ్వర్, శ్రీశైలం, చంద్ర శేఖర్ యాదవ్, అరుణ్ యాదవ్, కొండలు, ప్రజా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కమలం వీడి కారెక్కిన లెనిన్ నగర్ యువత

- మంత్రి సబితా ఇంద్రారెడ్డి



నవతెలంగాణ - మీర్ పేట్

తెలంగాణ రాష్ట్రం మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై లెనిన్ నగర్ యువకులు కమలం వీడి కారెక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ బీజేపీ పార్టీకి చెందిన దాదాపు 60మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని యువకులు, విద్యార్థులు, రైతులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం 35వ డివిజన్ కార్పొరేటర్ గిల్లా సౌందర్య విజయ్ ఆధ్వర్యంలో గూడేటి శేఖర్‌కు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ.30 వేలు విలువ గల చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ముద్ద పవన్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ, కార్పొరేటర్ సిద్దాల లావణ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జేటావత్ శ్రీనివాస్ నాయక్, కార్పొరేటర్లు వేముల నర్సింహా, ఇంద్రావత్ రవి నాయక్, నవీన్, కో ఆప్షన్ సభ్యులు జంగయ్య, శీను నాయక్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు అక్విల్ తదితరులు పాల్గొన్నారు.

సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్



నవతెలంగాణ - సంతోష్ నగర్

యాకుత్ పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ కల్వకుర్తి చౌరస్తా పక్కన సాగర్ రోడ్‌కు వచ్చే రోడ్డులో ఆదివారం సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ సింగ్, ఎస్ఐ వి. సత్యనారాయణ హెచ్చరించారు. ఈ డ్రైవ్‌లో కలిగిస్తున్న దుకాణదారులపై, గుడ్స్ ఆటోలపై కేసులను నమోదు చేసి జరిమానాలను విధించినట్లు తెలిపారు. అదే విధంగా చౌరస్తా, దేవరకొండ రోడ్ బిగ్ సి వద్ద ట్రాఫిక్ ఇబ్బందుల ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై కూడా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేసినట్లయితే వాహన యజమాని పై మోటర్ వెహికల్ యాక్ట్ 129 (2) రూ. 2వేలు వరకు జరిమానా లేదా నెల రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లోకయుక్త కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

కార్పొరేటర్ కొత్తకాపు అరుణా రవీందర్



నవతెలంగాణ-సంతోష్ నగర్

మలక్‌పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ పరిధిలోని లోకయుక్త కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం లోక యుక్త కాలనీ నుండి పోచమ్మ ఆలయం వరకు చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి..అక్కడి నిర్మాణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకన్న, రవీందర్, దేశ్ పాండే, నాగరాజు, కాంట్రాక్టర్ శ్రీను, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో దోహదం



నవతెలంగాణ- సంతోష్ నగర్

ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయని చంపా పేట్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్ శ్రీ త్రివేణి హై స్కూల్ పక్కన విజయ క్లినిక్ ఎండీ డాక్టర్ పల్లవి అన్నారు. ఆదివారం శ్రీ సాయి డయాగ్నస్టిక్ సెంటర్ ఎం. నవీన్, సందీప్, ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎం. నవీన్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, బీపీ, షుగర్, పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.

బీటీ రోడ్ పనుల పరిశీలన



నవతెలంగాణ-వనస్థలిపురం

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లోని టీచర్స్ కాలనీ ఫేస్ 1 సౌత్ లో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటికి రెడ్డి అరవింద్ రెడ్డి ఆదివారం కాలనీ అధ్యక్షులు విష్ణువర్ధనరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం పార్టీ యూత్ అధ్యక్షులు ముద్ద పవన్, డివిజన్ యూత్ అధ్యక్షులు మునగాల రాఘవేందర్ రావు, ప్రవీణ్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొండల్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్‌లో వైద్య శిబిరం



నవతెలంగాణ-వనస్థలిపురం

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో డాక్టరు వై. శ్రీనివాసులు ఆదివారం లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిబిరంలో మోకాళ్ళ, నడుము నొప్పులు, పక్షవాతం ఆస్తమా, షుగర్ వంటి పరీక్షలు చేసి, ఉచితంగా ముందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబీకులు, విశ్రాంతి ఉద్యోగులకు ప్రభుత్వ తరఫున రీఫ్లేస్మెంట్ సౌకర్యమే ఉండటమే కాక వీరికి ప్రతి నాలుగో ఆదివారం ఉచితంగా చూడబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నికిత, నవీన్ కుమార్, ఎఫ్సీఐ కాలనీ అధ్యక్షుడు సిరిగిరి రామ్ రెడ్డి, బలరాం, సైదులు గౌడ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

దాతలు సహకరిస్తే..

గ్రామాలు అభివృద్ధి చెందుతాయి



నవతెలంగాణ-ఘట్కేసర్

దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే.. గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గ్రామంలో సిమెంట్ రహదారి నిర్మాణం కోసం సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి తండ్రి బద్దం యాదిరెడ్డి రూ.4 లక్షను విరాళంగా అందజేశారు. ఆ విరాళంతో నిర్మాణం పూర్తైన రహదారిని ఆదివారం సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ తమ గ్రామ అభివృద్ధికి దోహదపడితే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్, మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్, వేముల మమతా మహేష్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు గౌడ్, టీపీసీసీ మహిళా కార్యదర్శి పాలడుగుల పద్మ, మహిళా కాంగ్రెస్ బి బ్లాక్, మండల అధ్యక్షురాళ్ళు బర్ల అనిత, పైళ్ళ లతా రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నాగులపల్లి శ్రీనివాస్, పోచారం ఎస్టీ సెల్ అధ్యక్షులు విజయ్, గోవర్ధన్ గౌడ్, శంకర్ గౌడ్, సత్తయ్య గౌడ్, లక్ష్మయ్యగౌడ్, వరికుప్పల వెంకటేష్, గుర్జకుంట నర్సింహా, శ్రీనివాస్, రమేష్, శివాజీ నాయక్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం



నవతెలంగాణ- చైతన్యపురి

లకిడికాపూల్ నీలోఫర్ కాన్సర్ ఆసుపత్రిలో రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం చేసినట్లు ఆ ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ప్రదీప్ కుమార్, తెలంగాణ ఉద్యోగ స్టేట్ మహిళా వింగ్ అధ్యక్షురాలు పద్మ, శ్రీకాంత్ రెడ్డి, సినీ దర్శకా నిర్మాత, జగన్ రెడ్డి చౌదరి సినీ నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జంజర్ల ప్రమీల కుమారి అమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ప్రకాష్, శివచైతన్య ప్రవీణ్, బిటి నాయుడు, శివ నేత, బి. నవీన్, సభ్యులు చెరుకు రాజు, నితిన్ గౌడ్, నరేంద్ర వర్మ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

• ఉప్పల శ్రీనివాస్ గుప్త



నవతెలంగాణ - నాగోల్

ఆర్యవైశ్య సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన గల హోటల్ ఎస్వీఎం గ్రాండ్ లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే నూతన అధ్యక్షుడు, కమిటీ కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథులుగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, ఐవీఎఫ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళితో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20 దేశాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రిలిమినరీ పాస్ అయి ఐఎఎస్ చదువుతున్న పేద ఆర్యవైశ్యులైన 26 మందికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశామని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూప కర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు కూడా దేశ వ్యాప్తంగా చేపడుతున్నామని అన్నారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు సభ్యులు అందరూ ప్రతిసంవత్సరం స్వచ్ఛందంగా పాల్గొని, భాగస్వాములు కావడం సంతోషకరం అన్నారు. 33 జిల్లాల్లో ఐవీఎఫ్ ను బలోపేతం చేసేందుకు నాయకులు, యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైశ్య ప్రదేశం రాష్ట్ర జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, స్టేట్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్, తెలంగాణ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొల్పురి నరేష్ గుప్త , రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్, జనగం జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్, మహిళా అడ్వైసర్ కమిటీ సభ్యులు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ - తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అందరికీ అందుబాటులో 'మధుర అవెన్యూ'

ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ బార్



నవతెలంగాణ - సిద్ధిపేట

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులో ఉండే వెంచర్ ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ బార్ అన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో ముస్త్యాల గ్రామ శివారులోని 42ఎకరాల్లో ఏర్పాటుచేసిన మధుర అవెన్యూ వెంచర్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యునికి సొంత ఇంటి కల నెరవేర్చుతూ అనుగుణంగా అత్యాధునికమైన ప్రాంగణంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తూ వెంచర్ ను దిగ్విజయంగా పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో మధుర అవెన్యూ డైరెక్టర్లు మంజులాదేవి, రామేశ్వర్ సింగ్, కుషు సింగ్, ఆదిత్య సింగ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

జమ్మిగడ్డలో జ్ఞానమాల కార్యక్రమం



వతెలంగాణ-కాప్రా

కాప్రా సర్కిల్ జమ్మి గడ్డలో 58వ వారం జ్ఞానమాల కార్యక్రమం సందర్భంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ చిత్రపటానికి రాజ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలని, తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నరసిం హ చారి, రవి నాయక్, నాగేష్, చిన్నారావు, నరేందర్ రావు, కిరణ్ పాల్గొన్నారు.

వరహాదేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు



నవతెలంగాణ-కాప్రా

మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్‌లోని తిరుమల్ నగర్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో వరహా దేవి నవ రాత్రి ముగింపు ఉత్సవాలను నిర్వ హించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొ రేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మచారి, బీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, తిరుమలనగర్ వెల్ఫేర్ అసోసి యేషన్ అధ్యక్షుడు మల్లే ష్ గౌడ్, దాసు, శ్రీనివాస్, స్థానిక భక్తులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు



నవతెలంగాణ-కంటోన్మెంట్

బోయిన్‌పల్లి బాపూజీనగర్ శ్రీనల్ల పోచమ్మ దేవాలయం వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మ వారి ఆశీస్సులు భక్తులు అందరి పైనా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు బండి రాజు, నర్సింగ్ రావు, నాగ రాజు, లక్ష్మణ్, శరత్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం హెూం డా డివిజన్ రెజిమెంటల్ బజార్ గండిమైసమ్మ దేవాలయంలో ఐదవ వార్డు గాంధీనగర్ అమ్మవారి ఆలయాల వద్ద జరిగిన బోనాల కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ గణేష్‌ని సన్మానించారు.

'అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్‌లో చేరికలు

కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి



నవతెలంగాణ-జవహర్‌నగర్

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసి దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100మంది కార్యకర్తలు మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో ఆదివారం బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి మాట్లా డుతూ సీఎం కేసీ ఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి పక్షాలకు భయపడి పోతున్నాయని, బీఆర్ఎస్ లోకి వలసలు పెరిగాయని, పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్రామ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

బ్రాహ్మణులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

గత ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు : ఎమ్మెల్సీ కవిత



నవతెలంగాణ-చైతన్యపురి

బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఎంతో సహాయ సహ కారాలు అందిస్తుందని, గత ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షే మాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సరూర్‌నగర్ స్టేడియంలో బ్రాహ్మణ గర్జన పేరుతో అధ్యక్షుడు వన్నంపల్లి జగన్మోహన్ శర్మ, ప్రధాన కార్యదర్శి తులసి శ్రీని వాస్, కోశాధికారి మునిపల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బ్రాహ్మ ణులు ఉద్యమానికి ఎంతో అండగా నిల బడ్డారన్నారని, బడిబం దు అన్ననాడే గుడి బందు పెట్టి ఉద్య మానికి అండగా ఉన్నార న్నారు. అలాంటి వారిని ప్రభుత్వం మర్చిపోదు అని వారిని కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. అందుకే వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. ధూపదీప నైవేద్యానికి కూడా రూ.10000లు అందజేయడం జరుగుతుందన్నారు. రూ.6000 ఉన్న గుడులకు 8000 గుడులు విస్తరింపడం చేయడం జరిగింది. 2242 కోట్ల తో గుడులకు డబ్బులు ఇచ్చి ఆ గుడులను కాపాడు కుంటున్నామన్నారు. 1200 కోట్లతో యాదాద్రి గుడిని, 500 కొండగట్టు అంజనేయ స్వామి గుడిని కేటాయిస్తూ అభివద్ధి చేయడం జరిగింది అన్నారు. 1600 గుడులకు పదివేల నుంచి 5 లక్షల వరకు ఒక గుడికి బోనా లకు కేటాయించడం జరిగిందన్నారు. భవిష్యత్తుని దష్టిలో పె ట్టుకొని వందలాది మందిని ఉద్యోగాలను ఉద్యోగాలను తయారు చేసే విధంగా స్టడీని ప్రోత్సహించడం జరుగు తుం ది. విదేశీ విద్యలో కూడా 20 లక్షలు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. 780 మంది విద్యార్థులు లబ్ది పొందినారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్ని కళాశాలలో కూడా అప్లై అవుతున్నది, వేరే రాష్ట్ర విద్యార్థిలకి కూడా(ఐఐ టీ) విస్తరింప చేసేందుకు కషి చేస్తాం అన్నారు. రాజకీయ పరంగా అత్యంత చైతన్యం కలిగిన సమూహం కలిగిన మీరు, ఎంత పెద్ద కింగ్ మేకర్ అయినా బ్రాహ్మణ పాత్ర అందులో ఉంటుందన్నారు. అందరి రక్షణ కోసం ఉన్న ప్రభుత్వం ఉంద"న్నారు. వారి సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని బ్రాహ్మణ భవ నం కోసం తొమ్మిది ఎకరాల కేటాయించి 12 కోట్ల రూపా య ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్ర మంలో శ్రీ శ్రీ సత్యానంద భారతీ స్వామి, ఎమ్మెల్సీ వాణీదేవి, టీఎస్ఐడీ సి చైర్మన్ వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ లక్ష్మీకాంత్ రావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణా చారి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మా జీ ఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవిప్రసాద్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రామ్మోహన్, పీవీ ప్రభాకర్ రావు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, వనం జ్వాలా నరసింహ రావు, సినీ నటుడు కాదంబరి కిరణ్, పాల్గొన్నారు.

కార్నల్ దంత వైద్యశాల ప్రారంభం



నవతెలంగాణ-కాప్రా

కార్నల్ దంత వైద్యశాల, అశోక హియరింగ్ క్లినిక్ విజన్ థెరఫీని ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అశోక రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్ 6వ బ్యాచ్ ఈసీఐఎల్ దగ్గరలోని శివాలయం గుడి ఎదురుగా ఆదివార ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు అందు బా టుధరలో నాణ్యమైన వైద్యాన్ని అందించి, అభివృద్ధి చెందాల ని కార్పొరేటర్ ఆకాంక్షిం చారు. నిర్వాహకులకు శుభాకాం క్షలు తెలిపారు. నిర్వాహకులు డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గుల్వే, డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డైరెక్టర్ సచిన్ కుమార్ గుల్వే, డాక్టర్ నవీత గుల్వే, డాక్టర్ శ్వేతా గుల్వే, ఈ కార్య క్రమానికి ముఖ్య అతి థులుగా బీ.ఎన్. అహ్మద్ అలీ ఖాన్, బండారు నర సింహారెడ్డిలు హాజరయ్యారు.

ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌నకు విశేష స్పందన

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

మచ్చ బొల్లారం ఏంఫర్ సేవ ప్రాంగణంలో ఆది వా రం ఓజోన్ ఆస్పత్రిలో, జన రిక్ మెడికల్ స్టోర్స్ ఆధ్వ ర్యం లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు మంచి స్పందన లభిం చింది. ఓజోన్ హాస్పిటల్ చైర్మెన్ సత్య సాయి ప్రసాద్ మేనే జింగ్ డైరెక్టర్ దీప్తి గడ్డం రఘునాథ్ రెడ్డి సూపరిటెండెంట్ సౌజన్యంతో గోపు రమణారెడ్డి సహకారంతో సోలిస్ కంటి ఆస్పత్రి వారిచే ఈ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో బిపి, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. నిర్వాహకులు సత్యాత్మానంద, మేనేజర్ జగన్మోహన్ , డాక్టర్ కరుణ శ్రీ, డాక్టర్ మంగారెడ్డి, డాక్టర్ మోహన్, డాక్టర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాలలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ-కంటోన్మెంట్

బోనాలు పండగ సం దర్భంగా ఆదివారం తెలం గాణ రాష్ట్ర ఖని జాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ మన్నె క్రిశాంక్ కంటో న్మెంట్ నియో జకవర్గం లో పలు దేవాల యాల్లో ప్ర త్యేక పూజలు నిర్వ హించారు. రెజిమెం టల్‌లోని గండి మైసమ్మ దేవాలయం శివాజీ నగర్‌లోని శ్రీ డొక్కాలమ్మ దేవాలయం బాపూజీ నగర్ లోని, శ్రీ నల్ల పోచమ్మ షిక్ విలేజ్‌లోని శ్రీ ఎల్లమ్మ దేవాల యం మారేడ్పల్లిలోని శ్రీనల్ల పోచమ్మ దేవాలయం సంద ర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికంటి రవి, గంటా రాజు, దేవేందర్ ముదిరాజ్, రాజు, అశోక్, బాల చందర్, శేఖర్, మోని, ర ఘు, సాయితో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

చినకమైనలో క్రిశాంక్ బస్తీనిద్ర



నవతెలంగాణ-కంటోన్మెంట్

తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నె క్రిశాంక్ కంటో న్మెంట్ 7వవార్డులోని చిన్నక మెలలో 16వ బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్య క్రమంలో పలువురు స్థానికులు పాల్గొని తమ సమస్యలను ఆయనకు తెలిపారు. ఈ కార్యక్ర మంలో కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యుడు పి.శ్యామ్‌కుమాం పాల్గొన్నారు. ప్రధానంగా బస్తీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రయినేజీ సమస్య రోడ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుతెలిపారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లా డుతూ మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్‌లోని పౌరభూములును రాష్ట్రానికి అప్పగించాలని భారత ప్రభు త్వాన్ని కోరినట్లు, అలాగే స్థానికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని క్రిశాంక్ తెలిపారు. అనంతరం స్థానికు లతో కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జాన్, వే ణు, సరిత, విజయ్ కుమార్, సాయి, పాల్గొన్నారు.

ఇంటింటికీ నీరందితే ఈ దీక్షలేందుకు మంత్రి గారు..?



టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

నవతెలంగాణ- ఘట్కేసర్

ఇంటింటికీ తాగునీరు అందితే నేడు పోచారం మున్సిపాలిటీలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది అని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించారు. పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన 'గొంతు తడపని కృష్ణానది నీళ్లు నిరసన దీక్ష' కార్యక్రమానికి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో జల దోపిడీ చేసిందే తప్పా.. ఏ ఒక్క ఇంటికి, గ్రామానికి నీళ్లు అందించిన పాపాన పోలేదని ఆరోపించారు. పోచారం మున్సిపాలిటీ ప్రాంతంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది కేవలం స్వర్గీయ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన వాటర్ ట్యాంకులకు బీఆర్ఎస్ పార్టీ రంగులు వేయడం తప్పా.. నూతన ట్యాంకుల నిర్మాణం, నల్ల కనెక్షన్లు ఎక్కడ ఇచ్చిందో మంత్రి మల్లారెడ్డి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మండల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కర్రె రాజేష్, తుంగతుర్తి రవి, మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్, కుర్రి మహేష్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాధవి రాజు తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మకు ప్రత్యేక పూజలు



నవతెలంగాణ- వనస్థలిపురం

బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ మహాలక్ష్మీ నగర్ కాలనీలో మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ఆదివారం కాలనీవాసుల ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాకేశ్ రాజు, శ్రీదేవి, యశోద కృష్ణ, ఉపేందర్, హరి, బాలాజీ, చంద్ర నాయక్, చందు నాయక్, సరిత, విజయలక్ష్మి, గీత, హైమ తదితరులు పాల్గొన్నారు.

'అంబేద్కర్ ఆశయాల కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి'

నవతెలంగాణ - హయత్ నగర్



కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అంబేద్కర్ ఆశయాల కోసం పని చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఎస్పీ నాయకుడు జెనిగె విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. 31వ ఆదివారం జ్ఞానమాల సందర్భంగా హనుమగల్ హయత్ నగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు జెనిగె కుమార్, గౌరవ అధ్యక్షుడు బోడ నరసింహ, బోడ శ్రీరాములు, సూలారం నాగరాజు, గంగని ప్రవీణ్, హరిబాబు, తోట్ల నరసింహ, రాము తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యకారుడు కొంద్ర శ్రీనివాస్ ముచ్చింతల జగన్ ఆధ్వర్యంలో ఆర్కే పురం డివిజన్ తెలంగాణ చౌరస్తాలో ఉద్యమ గాయకుడు వేద సాయి చంద్ కి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమం వెంకటేష్ గౌడ్ , ఎండీ జాహేద్, యుగంధర్ శర్మ పబ్బు శ్రీనివాస్, సోమరాజు శ్రీరాములు, బాలస్వామి, శేఖర్, వీరస్వామి, నిఖిల్ పాల్గొన్నారు.

నవతెలంగాణ - చైతన్యపురి



'ఉచిత వైద్యం అందించడంలో ముందుంటాం..'



నవతెలంగాణ - ఘటకేసర్

పేదలకు ఉచితంగా వైద్యం అందించడంలో ముందుంటామని నీలిమ హాస్పిటల్ సీఈవో నీలిమ అన్నారు. మండలంలోని ఎదులాబాద్ గ్రామ పంచాయితీ ఆవరణలో నీలిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. వెంకటాపూర్ గ్రామంలోని నీలిమ హాస్పిటల్ లో గర్భిణులకు ఉచితంగా నీలిమ 9 కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఈవో నీలిమ మాట్లాడుతూ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 50 శాతం రాయితీతో కూడిన కార్డులు జారీ చేశామన్నారు. గర్భిణులకు నీలిమ 9 కార్డులలతో మొత్తం 24 మంది గర్భిణులకు ఉచిత కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ నీలిమ కార్డు ద్వారా ప్రతినెల 9న స్త్రీలకు ఉచితంగా వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ఉచితంగా వైద్యం చేసి మందులు పంపిణీ చేస్తామన్నారు. ఒకవేల ఆపరేషన్ అయితే రూ.10వేలు మాత్రమే ఫీజు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 450 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేందర్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరీష్, డాక్టర్ సద్దాం ఆలీ, డాక్టర్ ప్రణవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'



నవతెలంగాణ-తుర్కయాంజల్

బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్వీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 22 వార్డుల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుండ్ల రాజి రెడ్డి అధ్యక్షతన వచ్చే ఎన్నికల నేపథ్యంలో వార్డ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ పార్టీ వార్డ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృషి వల్లేనే తుర్కయాంజల్ మున్సిపాలిటీతో పాటు 22 వార్డులో ప్రతి కాలనీలో అభివృద్ధి జరిగిందని కార్యకర్తలకు సూచించారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ వార్డ్ పరిధిలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అదేవిధంగా తనవంతు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ పరిశీలకులు, ఇబ్రహీంపట్నం బీసీ సెల్ మండల్ ఉప అధ్యక్షుడు ఉడుతల శంకరయ్య గౌడ్, చేతల దాస్, సోషల్ మీడియా కో కన్వీనర్ మాడగుల శ్రీనివాస్, వార్డ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, మున్సిపాలిటీ నాయకులు గౌని రాజు గౌడ్, ఉపాధ్యక్షులు సైదులు గౌడ్, కార్యనిర్వాక కార్యదర్శి నర్సిరెడ్డి, పాండు, ఉదయ్, బీసీ సెల్ నాయకులు కనుగుల యాదగిరి, రాములు, ధనంజయ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బిక్షపతి, నాగేష్ గౌడ్, యాదయ్య, మధుసూదన్ రెడ్డి, చారీ పాల్గొన్నారు.

'తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం'



నవతెలంగాణ - మీర్ పేట్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లెలగూడ దీన్ దయాల్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిచ్చ నాయక్, సాయిని మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క్లీన్ స్వీప్ అయ్యే స్థితికి చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలకు గుర్తింపు, నియామకాలు నిరుద్యోగ నిర్మూలన, యువతి యువకుల సాధికారత, మెరుగైన విద్య వంటి సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ అధికారం సాధించబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దేవగోని కృష్ణ, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరకల వెంకటేష్ గౌడ్, మీర్ పేట్ కార్పొరేటర్ సిద్దాల మౌనిక శ్రీశైలం, ఎంపీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ కీసర యాదిరెడ్డి, మాజీ మహిళా అధ్యక్షురాలు గంగమ్మ, మల్లేష్, ఎన్ఎస్యుఐ దీక్షిత్, రంజిత్, సందీప్, రవీందర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

'దశల వారీగా సమస్యలు పరిష్కస్తా'



నవతెలంగాణ-తుర్కయాంజల్

తుర్కయాంజల్ మున్సిపాలిటీ 22వ వార్డు పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కౌన్సిలర్ ఐలయ్యకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ ఐలయ్య మాట్లాడుతూ వీధి దీపాలు, ఓపెన్ జిమ్, నీటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమేష్ ,సెక్రటరీ సంతోష్, ట్రెసరేర్ రాంప్రకాష్, రవి, శ్రీశైలం, శివసాయి, లింగయ్య వెంకటేష్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

'కెమిస్ట్‌లకు విద్యుత్ ఉచితంగా అందించాలి'



నవతెలంగాణ- చైతన్యపురి

సెలవు దినాలు లేకుండా సేవలంది స్తున్న కెమిస్ట్‌లకు విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా అందించాలని రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ అన్నారు . రంగారెడ్డి జిల్లా అనుబంధ అసోసియేషన్ అయిన హయత్ నగర్ జోన్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్, ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా లోని హయత్ నగర్ జోన్ కు ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ భగవాన్, ఉపాధ్యక్షులుగా శ్రీహరి, మధు, ప్రవీణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. వారికి డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ ఇన్ స్టాలేషన్ చేపించారు. అనంతరం సీనియర్ కెమిస్ట్ లు గోశిక కృష్ణయ్య, జలగం వెంకటేష్, కొండపత్రి వెంకటేశం, నీతికండ్ల బద్రి, షేక్ హుస్సేన్‌లకు సర్టిఫికెట్ లు, జ్ఞాపికలు అందజేసి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ కెమిస్ట్‌లు పాల్గొన్నారు.

బోనాల పండుగలో పూజలు చేసిన కార్పొరేటర్



నవతెలంగాణ- వనస్థలిపురం

బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగలో కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు ముట్టుపల్లి సంతోష్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు యాదయ్య, రాకేష్, రాజు, బాలాజీ, యశోద, కృష్ణ, ఉపేందర్, హరి, చందు నాయక్, చందర్ నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారమహోత్సవం



నవతెలంగాణ -వనస్థలిపురం

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారమహొత్సవ వేడుకలను ఆదివారం నాగోల్ మెట్రో స్టేషన్ ప్రక్కనున్న హొటల్ ఎస్వీఎం గ్రాండ్ నందు ఘనంగా నిర్వహించారు. దీంట్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులుగా వనస్థలిపురానికి చెందిన శ్రీ చింతల రజనీకాంత్ గుప్తా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వనస్థలిపురం రెడ్ వాటర్ వద్ద నుండి అధిక సంఖ్యలో నాయకులు, అభిమానులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా , మాజీ కార్పొరేటర్లు ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్, శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

'సీపీఆర్ పై అవగాహన కల్గి ఉండాలి'

నవతెలంగాణ - బడంగ్ పేట్

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడంతో పాటు సీపీఆర్ పై అవగాహన కల్గి ఉండాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ దడిగ శంకర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రగుడలో తెలంగాణ ఉద్యమ నాయకులు సాయి చందు దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయి చందు మిత్ర బృందం రాకేష్ రెడ్డి, రవి, స్వామి చేప ట్టిన సాయిచంద్ యాదిలో 5కే రన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ శంకర్, మీర్ పేట్ ఎస్సై బద్య నాయక్ విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది యువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సాయి చందుకు తన మిత్ర బృందం చమట చుక్కలతో నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చంద్రమోహన్, శ్రీకాంత్ సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు.



నవతెలంగాణ

దళితులు రాజకీయాల్లో రాణించాలి

- డాక్టర్ చేతన

నవతెలంగాణ-బంజారాహిల్స్

దళితులు రాజకీయాల్లో రాణించాలని ఐపీఎస్ అధికారి డాక్టర్ చేతన అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సమస్యలపై నిర్వహించిన జాతీయ సదస్సులో జై భీం కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎంత పెరిగినా దళితులు ఇప్పటికి కుల వృత్తుల్లోనే కొనసాగడం బాధాకరమన్నారు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. పది ఏండ్ల తన సర్వీస్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురించి ఎంతో తెలుసుకున్నానని పేర్కొన్నారు. కులం అనేది వర్గం కాదని తెలుసుకోవాలన్నారు. దళితులు ఎంత చదువుకున్నా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదని వాపోయారు. సొసైటీలో కులం పేరుతో దూషించే ధోరణి ఇప్పటికీ పోలేదన్నారు. అంబేద్కర్ కల నెరవేరాలంటే మనమంతా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పాలకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. దళితుల సమస్యలపై తుది నివేదిక సిద్ధం చేస్తామని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ హక్కుల పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షుడు జి.మురళీధర్ రావు తెలిపారు. నవంబర్ 26న అంబేద్కర్ ఎడ్యుకేషన్ పోటీ పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ పోటీలో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎవరైనా హాజరు కావచ్చని తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ హై కోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, తెలంగాణ సారస్వత పరిషత్ ఓఆర్ఎల్ కాలేజ్ డాక్టర్ సిల్మా నాయక్, ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్ ప్రకార్, ఎస్ఎస్సీ జనరల్ మేనేజర్ ఏలి. ప్రభురాజ్, డీఎస్జీవో నిర్మల్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ రావు, ప్రొఫెసర్ డాక్టర్ రమణా నాయక్, అడ్వకేట్ ఈ.వినోద్, ప్రొఫెసర్ సుజాత, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ వివేకానందతో పాటు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటక్షన్ సొసైటీ సీనియర్ అసోసియేట్ ప్రసిడెంట్ పి. యాదగిరి, టి.సుశీల, నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్, శివరాజ్ తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘాల సభ్యులు, పాల్గొన్నారు.



ఘనంగా సిద్ధప్ప రాజయోగి 120వ జయంతి




నవతెలంగాణ -సుల్తాన్‌బజార్

అఖిల భారతీయ కుమ్మర ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్- తెలంగాణ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో వరకవి సిద్ధప్ప రాజయోగి 120వ జయంతి కార్యక్రమం వెనుకబడిన తరగతుల కులాల సాధికారత సంస్థ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. సంఘం రాష్ట్ర యువజన అధ్యకుడు, కార్యక్రమ కన్వీనర్ సిలివేరు శంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరకవి సిద్ధప్పకు నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం, విశిష్ట అతిథులు బీసీ కులసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ , అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ ..వరకవి సిద్ధప్ప తెలంగాణ తొలి కవుల్లో ప్రథముడని తెలిపారు. గోల్కొండ కవిగా, తెలంగాణ వేమనగా ప్రసిద్ధిగాంచిన వరకవి సిద్ధప్ప కవిత్వం జనం నాలుకలపై విరాజిల్లుతోందన్నారు. సిద్ధప్పను ప్రభుత్వం గుర్తించాలన్నారు. హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలో ఆయన విగ్రహం ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కటుకూరి లింగస్వామి, దునుకు వేలాద్రి, నర్సింహులు కవులు చీదెళ్ల సీతాలక్ష్మి, సిద్ధప్ప వరకవి ప్రథమ కుమారుడు అనంతవరపు వీరేశలింగం, చంద్రశేఖర్ రావు, గురునాథం, డా.సి .నారాయణ, సుతారపు వెంకటనారాయణ, కోదాటి అరుణ, కుమార్, పరిమ వెంకట సత్యమూర్తి, ప్రవీణ్, మహేశ్వరి పాల్గొన్నారు

ఖైదీలలల్లో సత్ ప్రవర్తన కోసం ఎంవోయూ

నవతెలంగాణ-ఓయూ

ఖైదీలలల్లో సత్ ప్రవర్తన తీసుకురావటం, మానసికంగా వారిని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దేందుకు ఉస్మానియా విశ్వవిద్యాయం పోలీసు పరిశోధన-అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారి అనుపమ నీలేఖర్ చంద్ర ఐపీఎస్, ఢిల్లీ జైళ్లశాఖ అధికారి హెచ్.పీ.ఎస్ శ్రాన్ ఐఏఎస్, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. పి. లక్ష్మీనారాయణ, ఉన్నతి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉస్మానియా విశ్రాంత ప్రొఫెసర్ బీనా చింతలపురి సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఖైదీల్లో నేరప్రవృత్తి, అపరాధ భావనను తగ్గించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. "ఉన్నతి" అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ (సీబీసీ) ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం 2015లో తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఆదేశాల మేరకు ఓయూ సైకాలజీ అధ్యాపకులు ప్రొఫెసర్ బీనా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (సీఎస్ఆర్,ఎస్‌డీ) విభాగం కింద ఈ కార్యక్రమానికి ఆన్‌ట్రిక్స్-ఇస్రో మద్దతు ఇచ్చింది. ఉన్నతి ప్రోగ్రామ్ ద్వారా ఖైదీల్లో నేర ప్రవృత్తి తగ్గటమే కాకుండా మానసికంగా వారు ఉన్నత స్థితికి చేరుకున్నట్లు రుజువైంది. ఇందుకు జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావటం, జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉన్నతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు పరిశోధన-అభివృద్ధి బ్యూరో (బీపీఆర్ అండ్ డీ) సహకారంతో ప్రొఫెసర్ బీనా, ఢిల్లీ జైళ్ల శాఖ, తీహార్ జైలు ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావటం ద్వారా నేర భావాలను, నేరపూరిత ప్రవర్తనను తగ్గించటమే లక్ష్యంగా ఓయూతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎంఓయూ పట్ల ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.



ఓయూలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం



నవతెలంగాణ-ఓయూ

ఏబీవీపీ 75వ జాతీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆర్ట్స్ కళాశాల ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డా.జానారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగరవేశారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్నందున ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 75 మొక్కలు నాటారు. అనంతరం 75 బైక్స్‌తో యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏబీవీపీ 1948లోనే ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభించినా, 1949 జూలై 9న అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభించిందని తెలిపారు. ఏబీవీపీ మెంబర్‌షిప్‌తో నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రంజిత్ మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్, పూర్వ జాతీయ నాయకులు శ్రీశైలం వీరమల్ల, ఎల్ల స్వామి, సాందీపని అసోసియేట్ ఎడిటర్ మధు, పూర్వ స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ జీవన్, రాజు, సౌమ్య, శ్రీధర్, కోరీ, జిల్లా కన్వీనర్ హరిప్రసాద్, సిటీ జాయింట్ సెక్రెటరీ సాయిప్రసాద్, ఓయూ వైస్ ప్రెసిడెంట్ సాయి, గణేష్, ఓయూ రీసెర్చ్ స్కాలర్ అల్లూరి ప్రశాంత్, కైలాష్, ఓయూ నాయకులు లింగా, చరణ్, నందిని, ప్రణయ్, శివ, వెంకటేష్ , మని, నందు, నవీన్, చారి, రమేష్, అంజి, మోహన్, అరుణ్, ప్రసాద్, నాగరాజు, నరేందర్, అక్షయ, మహేందర్, రామ్, సాగర్, రోహిత్ పాల్గొన్నారు.

ఉజ్జయిని అమ్మవారి దర్శించుకున్న టీడీపీ ఇన్‌చార్జ్



నవతెలంగాణ-ఓయూ

తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ ఇన్‌చార్జ్ వల్లారపు. శ్రీనివాస్‌కుమార్ ఆదివారం బోనాల పండుగా సందర్భంగా ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

బోనాలకు హాజరైన ఎమ్మెల్యే గోపాల్



నవతెలంగాణ-అడిక్‌మెట్

సికింద్రాబాద్ బోనాల వేడుకల సందర్భంగా కవాడిగూడ వైశ్రాయ్ హొటల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరికె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఆయన వెంట బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, నాయకులు శ్యామ్ యాదవ్, సాయి, వై.శ్రీనివాస్, నవీన్, శంకర్, మారిశెట్టి నర్సింగ్ రావు ఉన్నారు.

వజ్ర మైసమ్మకు పూజలు

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్

అషాఢమాసం పురస్కరించుకుని సుల్తాన్ బజార్ వజ్ర మైసమ్మ అమ్మవారికి బీఆర్ఎస్ ఉద్యమకారుడు మహేందర్‌కుమార్ పూజలు చేశారు. ఆయనను ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు ఆయన వెంట ఈశ్వర రవీంద్ర, చారి, ప్రభు ఉన్నారు.

